క్లుప్తంగా

ఈ నెల 5 వరకూ అవగాహన వారోత్సవాలు


సలాది శ్రీధర్, పోస్టల్ సూపరింటెండెంట్

అమలాపురం టౌన్: గత నెల 30వ తేదీ నుంచి ఈనెల 5వ తేదీ వరకూ జరగనున్న పోస్టల్ శాఖ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను విజయవంతం చేయాలని అమలాపురం పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ సలాది శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. వారోత్సవాల సందర్భంగా డివిజన్‌లో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు, సెమినార్లు, వర్క్ షాపులు నిర్వహిస్తామన్నారు. పోస్టల్ శాఖ అందుబాటులోకి తెచ్చిన సేవలు, పథకాలపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తామన్నారు.

చంద్రబాబుకిచ్చింది మధ్యంతర బెయిల్ మాత్రమే

అల్లవరం: మాజీ సీఎం చంద్రబాబుకు అనారోగ్య కారణాల దృష్ట్యా హైకోర్టు మధ్యంతర బెయిల్ మాత్రమే మంజూరు చేసిందని, ఆయన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముద్దాయేనని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ రావడంపై ఎల్లో మీడియా, టీడీపీ శ్రేణులు విచక్షణ కోల్పోయి సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నెల రోజుల తర్వాత చంద్రబాబు శాశ్వతంగా జైల్లో ఉండవలసిన పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కసాని జ్ఞానేశ్వర్ పదవికి రాజీనామా చేశారని, త్వరలో ఏపీలోనూ టీడీపీ నాయకులు రాజీనామా చేసే పరిస్థితి వస్తుందన్నారు.

విద్యుత్ తీగల చుట్టూ కొమ్మలు కత్తిరించారు

ఉప్పలగుప్తం: మండలంలోని ఉప్పలగుప్తం, వానపల్లిపాలెం మెయిన్‌రోడ్డును ఆనుకుని గుబురుగా పెరిగిన చెట్ల కొమ్మల్లో విద్యుత్ తీగలు దాగి ఉన్న దుస్థితిపై ‘కొమ్మల్లో యమపాశాలు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు విద్యుత్ అధికారులు స్పందించారు. ఏఈ శ్రీహరి ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ సిబ్బంది విద్యుత్ తీగల చుట్టూ ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను కత్తిరించారు. దీంతో సమస్యకు పరిష్కారం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

ఉప్పలగుప్తం: మండలంలోని విలసవిల్లి గ్రామ పంచాయతీ పరిధి బీరవారిపేటలో రూ.5 లక్షల ఎంపీ నిధులతో చేపట్టిన సీసీ రోడు నిర్మాణ పనులను సర్పంచ్ ఊర్మిళాదేవి కొబ్బరికాయ కొట్టి మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సలాది సతీష్, కర్రా చిన్నా, వజ్రపు లారెన్స్, మెట్టి శ్రీను, భీమవరపు నరేష్, చీకురుమెల్లి అనంతలక్ష్మి, ముత్యాలు పాల్గొన్నారు.

ప్రతిభను వెలికి తీసేందుకే చెకుముకి సంబరాలు


చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఉపాధ్యాయులు

యానాం: విద్యార్థుల్లో సహజసిద్ధంగా ఉండే ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు చెకుముకి సంబరాలను నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞానవేదిక యానాం శాఖ అధ్యక్షుడు, రిటైర్డ్ టీచర్ ఆనాల వీరభద్రరావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గిరియాంపేట పెరుంతలైవార్ కామరాజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం దంగేటి త్రిమూర్తులు, రాష్ట్ర నేత కేవీవీ సత్యనారాయణ, ఏవీరావు తదితరులు చెకుముకి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఘన నివాళి

అమలాపురం టౌన్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 39వ వర్ధంతి సందర్భంగా స్థానిక గోఖిల్ సెంటరులోని ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు కొత్తూరి శ్రీనివాస్, ముషిణి రామకృష్ణారావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు వంటెద్దు బాబి, దేవరపల్లి రాజేంద్రప్రసాద్, వెంకటరమణ పాల్గొన్నారు.

యానాంలో..

యానాం: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైపాస్ రహదారిలోని ఇందిర విగ్రహానికి ఆర్‌ఏఓ మునిస్వామి, ఎస్పీ రఘునాయగం పూలమాలలువేసి నివాళులర్పించారు.

ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

యానాం: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక ఆర్‌ఏఓ ఆఫీసులో ఏర్పాటుచేసిన పటేల్ చిత్రపటానికి ఆర్‌ఏఓ మునిస్వామి, జీజీహెచ్ డిప్యూటీ డైరెక్టర్ టి.రవిశంకర్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశం స్వాతంత్ర్యానంతరం పలు రాజసంస్థానాలను దేశంలో హింసకు తావులేకుండా విలీనం చేసిన ఘనత వల్లభాయ్ పటేల్‌కు దక్కుతుందన్నారు.

నాటి పోరాటం.. స్ఫూర్తిదాయకం..


జెండా వందనం చేస్తున్న విమోచనోద్యమ నాయకులు(ఫైల్)

- నవంబర్ 1న పుదుచ్చేరి విమోచన దినోత్సవం
- ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం

యానాం: జూన్ 13, 1954.. ఆదివారం.. సుమారు వెయ్యి మంది సమరయోధులు ఫ్రెంచివారు ఉంటున్న యానాంలోకి ప్రవేశించి అడ్మినిస్ట్రేటర్ బంగ్లాను ముట్టడించారు. సాయుధులైన ఫ్రెంచి సైనికుల అనేక రౌండ్ల కాల్పులను ఎదిరించి మరీ అక్కడ ఉన్న ఫ్రెంచి జెండా స్థానంలో భారతదేశ జాతీయ జెండాను ఎగురవేశారు. స్ఫూర్తిదాయకమైన వారి పోరాటం ఫలితంగా అనేక ఒప్పందాల అనంతరం నవంబర్ 1, 1954న ఫ్రెంచికాలనీలను అధికారికంగా దేశంలో విలీనం చేశారు. అందుకే నవంబర్ 1వ తేదీని పుదుచ్చేరి విమోచన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

ఎందరో సమరయోధుల పోరాట ఫలితమిది

1674లో ఫ్రెంచి ఈస్టిఇండియా కంపెనీ పుదుచ్చేరి కేంద్రంగా తన వ్యాపారాలను ప్రారంభించింది. అనంతరం 1731లో యానాం, కారైకల్ ప్రాంతాలను, 1720లో మాహే ప్రాంతాన్ని ఫ్రెంచివారు ఆక్రమించుకున్నారు. నాటి నుంచి ఈ ప్రాంతాలన్నీ దాదాపుగా ఫ్రెంచివారి అధీనంలోనే కొనసాగాయి. అయితే 1947లో భారతదేశానికి బ్రిటీషర్ల నుంచి విముక్తి లభించినా పుదుచ్చేరిలో మాత్రం ఫ్రెంచి పాలనకు తెర పడలేదు. దీంతో ఫ్రెంచి పాలనకు వ్యతిరేకంగా యానాంలో జరిగిన విమోచనోద్యమంలో దడాల రమణయ్య(రఫేల్) కీలకపాత్ర పోషించారు. ఆయన తన పోలీసు ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి విమోచనోద్యమంలోకి వచ్చారు. తన జీవితాన్ని ‘మై స్ట్రగుల్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రెంచి ఇండియా’ అనే పేరుతో ఆత్మకథను రాశారు. అదేవిధంగా విలీనోద్యమ విశేషాలు అనే పేరుతో బొల్లోజు బసవలింగం 1954లో మాతృసేవ పత్రికలో అనేక వ్యాసాలు రాశారు. వారితో పాటు మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య, యర్రా సత్యనారాయణ, కామిశెట్టి పరశురామ్, కోన నరసయ్య, కాకినాడకు చెందిన సమరయోధుడు భయంకరాచారి తదితరులు ఫ్రెంచి విమోచనోద్యమంలో కీలకపాత్ర పోషించారు. అలాంటి ఎందరో పోరాట యోధుల త్యాగాల ఫలితంగా 1954లో పుదుచ్చేరికి ఫ్రెంచి పాలన నుంచి విముక్తి లభించింది.


యానాంకు విమోచన లభించిన అనంతరం జరిగిన ఊరేగింపు(ఫైల్)

యానాంలో వేడుకలకు సకల ఏర్పాట్లు

నవంబర్ 1వ తేదీన పుదుచ్చేరి విమోచన దినోత్సవాన్ని(లిబరేషన్ డే) పురస్కరించుకుని యానాంలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. స్థానిక బాలయోగి స్టేడియంలో పుదుచ్చేరి పీడబ్ల్యూడీ మంత్రి లక్ష్మీనారాయణ జాతీయజెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసు మార్చ్ ఫాస్ట్ నిర్వహించనున్నారు. వేడుకల కోసం క్రీడా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తదితరులు పాల్గొననున్నారు.

ఎస్‌ఐ రవికుమార్‌కు సత్కారం


ఎస్‌ఐ రవికుమార్‌ను సత్కరిస్తున్న ఎంపీపీ సునీత తదితరులు

తాళ్లరేవు: కోరంగి నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన రవికుమార్‌ను ఎంపీపీ రాయుడు సునీత, ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ తదితరులు దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల పరిషత్ సమావేశం అనంతరం ఎస్‌ఐ రవికుమార్‌ను సత్కరించారు. మండలంలో ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టాలని ఆయనను కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్, తహసీల్దార్ ఎస్.పోతురాజు, ఎంపీడీఓ ఎం.అనుపమ, వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్రప్రసాద్, సర్పంచ్‌లు ముద్దన శివరామ ప్రసాద్, శాఖా శంకరుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సేవే పరమావధిగా పాలన

- ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్
- అనాతవరంలో గడప గడపకూ మన ప్రభుత్వం


అనాతవరంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పొన్నాడ

ముమ్మిడివరం: ప్రజా సేవే పరమావధిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని టీటీడీ పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ అన్నారు. ముమ్మిడివరం మండలం అనాతవరం పంచాయతీ పరిధి మునుకోటి వారిపాలెం, బ్రాహ్మణుల వీధి, ముత్యాలమ్మ గుడి, టి.సావరం ప్రాంతాల్లో మంగళవారం ఆయన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ మాట్లాడుతూ పాలకునిగా కాకుండా సేవకునిగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజా సేవకే అంకితమయ్యామని చెప్పారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కుడిపూడి శంకరరావు, హితకారిణి సమాజం చైర్‌పర్సన్ కాశి బాలమునికుమారి, పెన్మత్స చిట్టిరాజు, కోలా బాబ్జి, జగతా పద్మనాభం, నక్కా సర్వేశ్వరరావు, పులిదిండి గాలంనాథ్, కుముజు శ్రీనివాస్, మోరం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రక్షణ కవచంగా దిశ యాప్


విద్యార్థినితో దిశ యాప్ డౌన్‌లోడ్ చేయిస్తున్న దిశ డీఎస్పీ మురళీమోహన్

అమలాపురం టౌన్: మహిళలు, యువతులు, విద్యార్థినుల స్మార్ట్ ఫోన్లలో దిశ యాప్ తోడుంటే అది రక్షణ కవచంలా అండగా ఉంటుందని జిల్లా దిశ డీఎస్పీ సుంకర మురళీమోహన్ అన్నారు. స్థానిక ఏఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో ‘మహిళల భద్రత’ అనే అంశంపై మంగళవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దిశ యాప్ వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. పట్టణ సీఐ టి.క్రాంతికుమార్ మాట్లాడుతూ ఆపద అనివార్యమైనప్పుడు దిశ యాప్ ద్వారా పోలీసు రక్షణ కోరితే క్షణాల్లో మీ ముందుండే సాంకేతిక నైపుణ్యం ఆ యాప్‌లో ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.

సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం

ముమ్మిడివరం: సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం సమ ప్రాధాన్యమిస్తోందని టీటీడీ పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలం క్రాప చింతలపూడి పాలెంలో మంగళవారం రూ.2 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ, జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన ఇంటింటికీ కుళాయి మంచి నీటి పథకాన్ని ఎమ్మెల్యే పొన్నాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు సమకూరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కుడిపూడి శంకరరావు, పెన్మత్స చిట్టిరాజు, జగతా పద్మనాభం, రాయపురెడ్డి జానకిరామయ్య, పాము చిట్టిబాబు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.


క్రాప చింతలపూడిపాలెంలో అభివృద్ధి పనుల శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే పొన్నాడ

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం


మొగళ్ళమూరులో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీకాంత్

అల్లవరం: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన సాగుతుందని వైఎస్సార్ సీపీ నాయకుడు పినిపే శ్రీకాంత్ అన్నారు. మొగళ్ళమూరు పంచాయతీ పరిధిలో మంగళవారం ఆయన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి పభుత్వ పథకాల ద్వారా ఎంత మేర లబ్ధి పొందారో లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం సజావుగా అందాలంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారం చేపట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. విద్య, వైద్యం, రైతులకు అగ్ర తాంబూలం ఇస్తున్నారన్నారు. అన్ని రంగాలవారికి సంక్షేమ పథకాలు వర్తింపచేసిన ఘనత ప్రభుత్వానిదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, వైస్ ఎంపీపీ వడ్డి గంగ, సర్పంచ్ రాయుడు విష్ణు, మండల పార్టీ అధ్యక్షుడు కొనుకు బాపూజీ, గృహ సారథుల మండల కన్వీనర్ తిక్కా ప్రసాద్, ఎంపీటీసీ మాకే కృష్ణమూర్తి, బళ్ల శ్యామ్, ఏఎంసీ డైరెక్టర్ పాటి శ్రీరామ్, ఈతకోట సతీష్, కోఆప్షన్ సభ్యులు పల్లి జేమ్స్‌రాజు, కొనుకు మహేష్, పులుసుగంటి ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరిద్దాం


సమావేశంలో మాట్లాడుతున్న ఏఎస్పీ బాషా

అమలాపురం టౌన్: యువత, విద్యార్థులు సంయుక్తంగా నైతిక బాధ్యతతో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరించడంలో భాగస్వాములు కావాలని జిల్లా ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా పిలుపునిచ్చారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అమలాపురం సీఐ వేగిశ్న శివరామరాజు అధ్యక్షతన స్థానిక ఎస్‌కేబీఆర్ కళాశాలలో విద్యార్థులతో మంగళవారం జరిగిన అవగాహన సదస్సుకు ఏఎస్పీ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను, డ్రగ్స్‌తో పట్టుబడితే పడే శిక్షలను వివరించారు. సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.

అమలాపురంలో ‘రన్ ఫర్ యూనిటీ’

అమలాపురం టౌన్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణ ప్రధాన రోడ్లపై మంగళవారం ఉదయం ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమం జరిగింది. జిల్లా ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా, అమలాపురం డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్, జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వు డీఎస్పీ పి.విజయసారథి, జిల్లా స్పెషల్ బ్రాంచి సీఐ బి.రాజశేఖర్, పట్టణ సీఐ టి.క్రాంతికుమార్, ఏఆర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది, వాకర్స్ పాల్గొన్నారు. స్థానిక ముస్లిం షాదీఖానా నుంచి మొదలైన ఈ రన్‌ను ఏఎస్పీ బాషా జెండా ఊపి ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషిగా దేశానికి అందించిన సేవలను ఏఎస్పీ బాషా కొనియాడారు. అనంతరం స్థానిక యునైటెడ్ ఆస్పత్రి వద్ద డాక్టర్ బి.రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు యర్రమిల్లి సత్యనారాయణమూర్తి, కార్యదర్శి పుత్సా కృష్ణ కామేశ్వర్, గోకరకొండ నాగేంద్ర, తేతలి సత్యనారాయణరెడ్డి. మెహబూబ్ షకీలా పాల్గొన్నారు.



రన్ ఫర్ యూనిటీలో పాల్గొన్న ఏఎస్పీ బాషా, డీఎస్పీ అంబికా ప్రసాద్ తదితరులు

ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి

తాళ్లరేవు: ప్రజాసమస్యల పరిష్కారానికి అధికారులు అధిక ప్రాధాన్యమివ్వాలని ఎంపీపీ రాయుడు సునీత అన్నారు. మంగళవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలు సమస్యలపై సభ్యులు గళమెత్తారు. ఇంజరం, కోలంక సరిహద్దులో ప్రధాన రహదారిపై ఉన్న వంతెన శిథిలస్థితికి చేరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ, ఇంజరం సర్పంచ్ ముద్దన ప్రసాద్ సభ దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే ఏడాది వంతెన నిర్మాణం చేపట్టి రైతుల ఇబ్బందులు తొలగిస్తామని ఆర్‌అండ్‌బీ జేఈ ప్రసన్న బదులిచ్చారు. దాళ్వాలో సాగునీటి సమస్య రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని, కోరంగి టైలాండ్ భూములకు రెండో పంటకు పూర్తిస్థాయిలో సాగునీటిని సరఫరా చేయాలని వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్రప్రసాద్ కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు దొమ్మేటి శామ్యూల్ సాగర్, మండల సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు టేళ్లపూడి నాగేశ్వరరావు, ఎంపీడీఓ ఎం.అనుపమ, తహసీల్దార్ ఎస్.పోతురాజు, ఏఓ చింతా మోహన్‌కృష్ణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


మండల పరిషత్ సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ రాయుడు సునీత

డొక్కా సీతమ్మ సేవా పురస్కారాలు

అమలాపురం రూరల్: అమలాపురంలో నడిపూడి సర్పంచ్ చెల్లుబోయిన(నాని), వెంకటేశ్వరరావు, రెడ్డిపల్లి చెందిన కరాటం ప్రవీణ్, ఎంపీటీసీ మోటూరి వెంకటేశ్వరరావు, కనకదుర్గ దంపతులకు డొక్కా సీతమ్మ విశిష్ట సేవా పురస్కారాలను కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, రాష్ట్ర దృశ్య కళల చైర్మన్ కుడిపూడి శైలజల చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. వారిని సర్పంచ్‌లు పెనుమాల సునీత, రేలంగి దుర్గారావు తదితరులు అభినందించారు.

శాస్త్రోక్తంగా అట్ల తద్దె


అమలాపురంలో సంప్రదాయంగా వెనుక నుంచి పేరంటాళ్లకు వాయినాలు అందిస్తున్న యువతి

అమలాపురం టౌన్: స్థానిక నియోజకవర్గంలోని మహిళలు మంగళవారం సాంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా అట్ల తద్దెను జరుపుకున్నారు. నియోజవర్గంలో పారే ప్రధాన పంట కాల్వ వెంబడి అమలాపురం పట్టణం, అమలాపురం రూరల్ మండలం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన వధువులు, యువతులు తద్దెను జరుపుకుని మొక్కులు తీర్చుకున్నారు. తొలుత తమ ఇళ్ల వద్ద పేరంటాళ్లకు వాయినాలు అందించారు. తర్వాత సమీపంలోని పంట కాల్వలకు వచ్చి గంగమ్మ తల్లికి, గౌరీదేవికి పూజలు చేశారు. ఊయలలు ఊగి సంబరాలు చేసుకున్నారు. పంట కాల్వలో మొసలి సంచరిస్తుందన్న సమాచారంతో కాల్వ వద్ద తద్దె పూజలు చేసుకునే మహిళలను ఆ భయం వెంటాడింది.

యానాం: యానాం నియోజకవర్గ పరిధిలోని మహిళలు మంగళవారం అట్లతద్దెను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పలువురు యువతులు గోరింటాకు పెట్టుకుని ఉపవాసం ఉంటూ అట్లతద్దె చేశారు. గౌరీదేవికి అట్లను నైవేద్యంగా ఇచ్చారు. అనంతరం స్థానిక రాజీవ్ రివర్‌బీచ్‌లోని గౌతమీగోదావరి వద్ద మంగళవారం రాత్రి అధికసంఖ్యలో మహిళలు విశేష పూజలు నిర్వహించారు.


యానాం గౌతమీగోదావరి వద్ద పూజలు చేస్తున్న మహిళలు

నర్సింగ్ కౌన్సిల్ ఏర్పాటుకు చర్యలు

యానాం: పుదుచ్చేరి నర్సింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేసేందుకు దశలవారీగా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రంగసామి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్‌లో పుదుచ్చేరి ఉందని, ఈ నేపథ్యంలో నర్సింగ్ విద్యను అభ్యసించేవారికి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇప్పటికే 105 నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశామని, మరో 65 పోస్టులు అదనంగా చేర్చేందుకు ఆమోదం లభించిందన్నారు.

సురక్షతో పేదల ఆరోగ్యానికి భరోసా


జగనన్న సురక్ష శిబిరంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్


జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఇజ్రాయిల్


రోగులకు మందులను అందజేస్తున్న ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ


పెదమడిలో రోగిని పరీక్షిస్తున్న వైద్యురాలు

ముమ్మిడివరం: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలతో పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ముమ్మిడివరం నగర పంచాయతీ బొండాయికోడు సచివాలయ పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంపులో ఆయన మాట్లాడారు. శిబిరంలో 510 మందికి వివిధ రకాల వైద్య సేవలందించారు. కార్యక్రమంలో కమిషనర్ జి.లోవరాజు, హితకారిణి సమాజం చైర్‌పర్సన్ కాశి బాలమునికుమారి, కౌన్సిలర్ బొంతు సత్యశ్రీనివాస్, పెన్మత్స చిట్టిరాజు, రెడ్డిశివన్నారాయణ, బడుగు శ్రీవాణి, చెల్లి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

అల్లవరం: జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల ద్వారా ప్రభుత్వం ప్రతి గ్రామంలో వేలాది మందికి మెరుగైన వైద్యం అందిస్తుందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. అల్లవరం–1 సచివాలయం పరిధిలో సర్పంచ్ బొమ్ము బాలవేణి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరానికి ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, వైఎస్సార్ సీపీ నాయకుడు పినిపే శ్రీకాంత్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, తహసీల్దార్ సాంబశివప్రసాద్, ఎంపీడీఓ కృష్ణమోహన్, మండల పార్టీ అధ్యక్షులు కొనుకు బాపూజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి మెరికల శ్రీను, గృహ సారథుల మండల కన్వీనర్ తిక్కా ప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు యల్లమిల్లి బోసు, వాసంశెట్టి నరసింహరావు పాల్గొన్నారు.

తాళ్లరేవు: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సంజీవిని వంటిదని ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ అన్నారు. మంగళవారం పి.మల్లవరం పంచాయతీ పత్తిగొందిలో స్థానిక ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ దున్నా సత్యన్నారాయణ అధ్యక్షతన నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శివన్నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మండలంలో నెల రోజులపాటు నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమాలు మంగళవారంతో ముగిశాయి. శిబిరంలో 421 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో దొమ్మేటి శామ్యూల్ సాగర్, వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్రప్రసాద్, గ్రామ ఉపసర్పంచ్ పంపన రామకృష్ణ సూరంపూడి వెంకటరమణ, దున్నా రాంబాబు, శీలం గోపాలకృష్ణ, కావూరి బుజ్జి, సబ్బతి రామకృష్ణ పాల్గొన్నారు.

ఐ.పోలవరం: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సర్పంచ్ దంతులూరి రాఘవరాజు పేర్కొన్నారు. మండలంలోని పెదమడిలో మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. శిబిరంలో 456 మందికి వివిధ రకాల వైద్య సేవలను అందించారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ పిన్నంరాజు వెంకటపతిరాజు, రేవు యజ్ఞశ్రీ, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

అమలాపురం రూరల్: ఆరోగ్యవంతమైన సమాజమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లక్ష్యమని ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరిరామ్‌గోపాల్ అన్నారు. మంగళవారం మండలంలోని నల్లమిల్లి సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సర్పంచ్ గోకరకొండ శ్రీనివాసరావుతో కలిసి వారు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు, మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు బొంతు గోవిందశెట్టి, కార్యదర్శి రెడ్డి శిరీష, ఉపసర్పంచ్ విపర్తి రమణ, మాజీ సర్పంచ్ గోకరకొండ స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

నర్సింగ్ విద్యార్థులకు బహుమతులు


విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ఆర్‌ఏఓ మునిస్వామి

యానాం: ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి డ్రామా పోటీల్లో బహుమతులు పొందిన ప్రభుత్వ మథర్‌థెరిస్సా నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ఆర్‌ఏఓ మునిస్వామి తన కార్యాలయంలో మంగళవారం బహుమతులు అందజేశారు. వీరంతా రాష్ట్ర స్థాయిలో నవంబర్ 3న జరిగే పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కనకాల శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులకు తర్ఫీదునిచ్చిన ఉపాధ్యాయులు ధనకుమారి, సత్యశ్రీలను ఆర్‌ఏఓ మునిస్వామి అభినందించారు.

విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు

అమలాపురం రూరల్: పోస్టల్ విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు ‘అవినీతి వద్దని చెబుదాం – జాతికి అంకితమవుదాం ’ అనే నినాదంతో కూడిన పోస్టర్లను కలెక్టరేట్, బస్‌స్టేషన్లు,పోస్టాఫీసుల వద్ద ప్రదర్శించారు. ప్రజలకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ప్రాధాన్యతను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ పి.ముత్యాలనాయుడు పాల్గొన్నారు.